క్లుప్తంగా

గర్భిణులకు ప్రసూతి సేవలు పెంచాలి



ఆస్పత్రిని పరిశీలిస్తున్న డీఎంహెచ్ఓ సురేష్‌బాబు

ముండ్లమూరు (దర్శి): గర్భిణులకు ప్రసూతి సేవలు పెంచాలని డీఎంహెచ్ఓ ఈ.సురేష్‌బాబు సూచించారు. మండలంలోని మారెళ్ల పీహెచ్‌సీని సందర్శించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. కాన్పుల గది, ఆపరేషన్ థియేటర్, ఎమర్జెన్సీ విభాగాలు పరిశీలించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ఫార్మసిస్ట్ లేకపోవడంతో మందుల పంపిణీలో ఇబ్బందులు లేకుండా ఇన్‌చార్జి స్టాఫ్ నర్స్ ఆ విధులు నిర్వహించేలా ఆర్డర్ ఇవ్వాలని వైద్యాధికారి సీహెచ్ ప్రవీణ్‌కుమార్‌ను ఆదేశించారు. ఎమర్జెన్సీ మందులు, టీకాలు వేసినప్పుడు రియాక్షన్ వస్తే వాడటానికి గ్రామస్థాయి సచివాలయాల్లో ఏఎన్ఎంలకు డ్రగ్స్ ఇవ్వాలన్నారు. హెల్త్ ఎడ్యుకేటర్ కేపీ రాజు, సూపర్‌వైజర్ అంజమ్మ, స్టాఫ్‌నర్స్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

పప్పుకూడూ కరువే!

- రేషన్ షాపుల్లో కందిపప్పు ఎగనామం
- దసరా పండగ నాడూ పచ్చడే దిక్కు

కురిచేడు:

సర్వమతాల ప్రజలు ఎంతో సరదాగా జరుపుకునే దసరా పర్వదినాన కూడా పేదలు పప్పన్నం కూడా తినే అదృష్టానికి నోచుకోలేదు. ఈ నెల నుంచి కందిపప్పు రేషన్ కార్డుదారులకు సరఫరా చేస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు ఆంధ్రులకు దసరా కానుకగా మరో అబద్ధాన్ని వండి వార్చాడు. రేషన్ షాపులకు కేవలం ఎప్పటిలాగే బియ్యం, పంచదార సరఫరా చేసి చేతులు దులుపుకున్నాడు. చంద్రబాబు మాటలు నమ్మి పండగనాడైనా పప్పన్నం తినవచ్చని అనుకున్న పేదలకు పచ్చడి మెతుకులే గతయ్యాయని ప్రజలు విమర్శిస్తున్నారు. తన స్వార్థం కోసం ఎన్నో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు ఈసారి మారాడని నమ్మినందుకు తగిన బుద్ధి చెబుతున్నాడని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి నేటి వరకు ఒక్కటీ చెప్పిన పని చేయకుండా మోసం మీద మోసం చేసుకుంటూ తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడని పేదలు వాపోతున్నారు.

అడగాలంటే అడవి..కొనాలంటే కొరివి

రేషన్ షాపుల్లో కందిపప్పు గురించి అడగాలంటే సమాధానం చెప్పే దిక్కు లేకుండాపోయింది. ప్రభుత్వం ఇవ్వలేదు తాము ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని డీలర్లు సమాధానం చెబుతున్నారు. బయట మార్కెట్లోనైనా కందిపప్పు కొని పండగ జరుపుకుందామనుకున్నా ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కిలో కందిపప్పు బయట మార్కెట్లో రూ.160 పలుకుతోంది. రేషన్‌షాపు ద్వారా కిలో రూ.60 అందే కందిపప్పుకు అదనంగా వంద రూపాయలు వెచ్చించాలంటే పేదలు కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు.

పచ్చడి మెతుకులూ కష్టమే

పండగనాడూ పచ్చడి మెతుకులు కూడా కష్టంగానే మారిందని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో పచ్చి మిరపకాయలు 40 రూపాయలు పలుకుతుండగా టమాటాలు రూ.80 పలుకుతున్నాయి. దీంతో ఏదీకొనలేని పేదలు పండగపూట పస్తులుండాల్సిన పరిస్థితి తలెత్తింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది దసరా పండగ జరుపుకోవాల్సి వస్తుందని పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా కిమ్మనకుండా పేదల పరిస్థితిని పట్టించుకోవడం లేదని పేదలు విమర్శిస్తున్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా చొరవ తీసుకుని రేషన్ షాపుల ద్వారా కందిపప్పు సరఫరాకు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.



బంగారమైన కందిపప్పు

వ్యవసాయంలో నీటి వినియోగంపై అవగాహన ఉండాలి

- కేవీకే సమన్వయకర్త డాక్టర్ రమేష్



మాట్లాడుతున్న కేవీకే సమన్వయకర్త రమేష్

దర్శి: వ్యవసాయంలో నీటి వినియోగంపై రైతులు అవగాహన కలిగి ఉండాలని కేవీకే సమన్వయకర్త డాక్టర్ జి.రమేష్ సూచించారు. స్థానిక కేవీకేలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అవగాహనా కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ నీటి వినియోగం సమర్థంగా, పరిజ్ఞానంతో చేపడితే తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించవచ్చన్నారు. అప్పుడే రైతులకు ఆశించిన దిగుబడులు సాధించవచ్చన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడతగా దేశంలో రైతులకు రూ.20 వేల కోట్లు ప్రధాన మంత్రి చేతుల మీదుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసినట్లు చెప్పారు. ఖరీఫ్ రైతులకు ఎదురైన వివిధ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటికి తగు సాంకేతిక సలహాలు ఇచ్చారు. రబీ సాగులో జిల్లాకు అనుకూలమైన పంటల వివరాలు, వాటి రకాలు, అందుబాటులో ఉండే ప్రదేశాల గురించి వివరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

వైద్య శిబిరాలు విజయవంతం



వైద్య పరీక్షలు చేస్తున్న వైద్యాధికారి రవితేజ కుమార్

కురిచేడు: ప్రస్తుతం జ్వరాలు ప్రబలుతున్న తరుణంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు ప్రవీణ్‌కుమార్, రవితేజకుమార్‌లు శనివారం మండలంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. మండలంలోని వెంగాయపాలెం, పడమర గంగవరం గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి జ్వర పీడితులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. 135 మందికి వైద్య పరీక్షలు చేశారు. నలుగురికి ఈసీజీ పరీక్షలు చేశారు. కార్యక్రమాల్లో సీహెచ్ఓ జి.కృపమ్మ, ఏఎన్ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.



దర్శి: గాయత్రీ దేవిగా దర్శనం ఇస్తున్న కనకదుర్గమ్మ తల్లి



దర్శి: అన్నపూర్ణాదేవిగా దర్శనం ఇస్తున్న దద్దాలమ్మ అమ్మవారు



దర్శి: గాయత్రీదేవిగా దర్శనం ఇస్తున్న వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు



అన్నపూర్ణాదేవిగా దర్శనం ఇస్తున్న పోలేరమ్మ అమ్మవారు

జగజ్జననికి భక్త నీరాజనం



తాళ్లూరు: అన్నపూర్ణాదేవిగా దర్శనం ఇస్తున్న గుంటి గంగా అమ్మవారు



పెద్దదోర్నాల: పోలేరమ్మ ఆలయంలో ప్రత్యేక అలంకారంలో అమ్మవారు



ముండ్లమూరు: మారెళ్లలో లలితాదేవిగా దర్శనం ఇస్తున్న భ్రమరాంబికాదేవి



పెద్దారవీడు: రాజంపల్లిలో ప్రత్యేక అలంకారంలో రాజ్యలక్ష్మి అమ్మవారు

పెద్దదోర్నాల: శరన్నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా పట్టణంలోని పలు దేవాలయాల్లో వెలసిన అమ్మవార్లకు భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవీ మాత శ్రీమహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువ జాము నుంచే అమ్మవారి మూలవిరాట్‌కు క్షీరాభిషేకం, కుంకుమార్చనలు చేశారు. అమ్మవారికి అర్చకులు బి.రాంప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో మహాన్యాస పూర్వక ఏక రుద్రాభిషేకం, చండీపారాయణం నిర్వహించారు. మహిళా మండలి ఆధ్వర్యంలో అమ్మవారికి శ్రీలలితా సహస్ర నామ పారాయణం నిర్వహించారు. స్థానిక పోలేరమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రులను పురస్కరించుకుని ఆలయంలో వెలసిన అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ఉదయం 10 గంటలకు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. స్థానిక లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు కొండవీటి సుదర్శనాచార్యులు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు.

దర్శి: నియోజకవర్గంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారు గాయత్రీ దేవిగా రెండో రోజు భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారికి తెల్లవారు జామున ప్రత్యేక అభిషేకాలు చేశారు. మధ్యాహ్నం అందరికీ అన్నదానం చేశారు. పట్టణంలోని దద్దాలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారు అన్నపూర్ణా దేవిగా దర్శనం ఇచ్చారు. అమ్మవారిని పూలమాలలతో అందంగా అలంకరించారు. పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు గాయత్రీ దేవిగా దర్శనం ఇచ్చారు. అమ్మవారిని పూలమాలతో అందంగా అలంకరించారు. పట్టణంలోని పోలేరమ్మ ఆలయంలో పోలేరమ్మ తల్లి అన్నపూర్ణాదేవిగా దర్శనం ఇచ్చారు. అమ్మవారిని పూల మాలలతో అందంగా అలంకరించారు. తాళ్లూరు మండలంలో ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీ గుంటి గంగా భవాని అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనం ఇచ్చారు. అమ్మవారిని అందంగా పూల మాలలతో అలంకరించారు. **పెద్దారవీడు:** మండలంలోని రాజంపల్లి సమీపంలో వెలసిన రాజ్యలక్ష్మి సమేత గొడ్రాలికొండ తిరుమలనాథ స్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా రాజ్యలక్ష్మి అమ్మవారికి భక్తులు శనివారం విశేష పూజలు చేశారు. ఆలయ అర్చకులు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఉదయం ప్రత్యేక పూజలతో పాటు అర్చనలు, మహామంగళ హారతి, తీర్థప్రసాద వినియోగం చేశారు. అమ్మవారికి నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించి పూలమాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఉభయదాతలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు కలశాల వద్ద కుంకుమార్చనలు చేశారు. మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించి తీర్థప్రసాదాలు అందుకున్నారు.



మీనాక్షి దేవిగా జ్ఞాన ప్రసూనాంబదేవి



పార్వతీదేవిగా వాసవి కన్యకాపరమేశ్వరి దేవి

కురిచేడు: దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా స్థానిక శ్రీ జ్ఞానప్రసూనాంబదేవి శుక్రవారం మీనాక్షిదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. శ్రీ వాసవికన్యకాపరమేశ్వరిదేవి పార్వతిదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయ పూజారులు కురిచేటి సుబ్బారావు, నారాయణం వెంకటేశ్వర్లు భక్తుల చేత ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేయించారు. అనంతరం తీర్థప్రసాదాలు వితరణ చేశారు.

ముండ్లమూరు (దర్శి): మండలంలోని మారెళ్ల శ్రీ భ్రమరాంబికా దేవి మాతా సమేత చెన్న మల్లేశ్వర స్వామి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. భ్రమరాంబికాదేవి శనివారం లలితాదేవిగా దర్శనం ఇచ్చారు. అమ్మవారిని పూల మాలలతో అందంగా అలంకరించారు. తెల్లవారు జామున ఆలయంలో ప్రత్యేకాభిషేకాలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.



డీటీ ఆఫీస్‌లో ఒక ఒక్కడు



ఖాళీగా దర్శనమిస్తున్న ఆర్ఐ కుర్చీ



ఏపీఎం సీటు..

- అధికారుల కుర్చీలన్నీ ఖాళీయే

గాడి తప్పిన పాలన

ముండ్లమూరు (దర్శి): ముండ్లమూరు మండలంలో ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు కనిపించడం లేదు. ఫలితంగా ప్రభుత్వ పాలన గాడితప్పింది. ఏ కార్యాలయం చూసినా ఖాళీ కుర్చీలే దర్శనం ఇస్తున్నాయి. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్‌తో పాటు డీటీ, ఆర్ఐ, ఇతర సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. ఏపీఎం కార్యాలయంలో కూడా సిబ్బంది కానీ ఏపీఎం కానీ లేరు. ఏపీఓ కార్యాలయంలో కూడా ఏపీఓ కానీ సిబ్బంది కానీ లేరు. శనివారం ఉదయం 11.45 గంటలకు ఈ పరిస్థితి కనిపించింది. ఈ కార్యాలయాలకు పలు అవసరాలపై వచ్చిన వారికి ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడంతో వెనుదిరిగి వెళ్తున్నారు. అధికారులు లేరంటే కనీసం సిబ్బంది అయినా ఉండాలి కదా.. పలు పనులపై వచ్చిన వారికి కనీసం ఈ అధికారి ఎక్కడకు వెళ్లారని అడిగితే చెప్పేందుకు సిబ్బంది కూడా ఉండక పోవడం గమనార్హం. ఈ ప్రభుత్వంలో అధికారులు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్లారో ఎవరికీ తెలియదని, పలు అవసరాలపై వచ్చిన ప్రజలు విమర్శిస్తున్నారు. ఎవరెవరో పలు అవసరాలపై వచ్చి కాసేపు కూర్చుని వెళ్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కార్యాలయాలతో అధికారులు బిజీబిజీగా ఉండేవారు. సంక్షేమ పథకాలు అమలులో అధికారులు నిత్యం బిజీగా కనిపించేవారు. వివిధ పథకాల లబ్ధిదారులు సమయానికి వచ్చి తమ పనులు చక్కబెట్టుకుని వెళ్లేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో అధికారులు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్లారో తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.



తహసీల్దార్ లేక ఖాళీగా ఉన్న కుర్చీ



ఏపీఓ సీటు..

మల్లికార్జునరావుకు అబ్దుల్ కలాం ప్రతిభ అవార్డు



మల్లికార్జునరావు (ఫైల్)

పెద్దదోర్నాల: మండల కేంద్రంలోని శ్రీహర్ష ఇండియన్ హైస్కూల్ డైరెక్టర్ మూడమంచు మల్లికార్జునరావు అబ్దుల్ కలాం నేషనల్ ప్రతిభ అవార్డుకు ఎంపికయ్యారు. గ్రామీణ ప్రాంతంలో 20 సంవత్సరాలకుపైగా ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యాబోధన అందించిన నేపథ్యంలో మల్లికార్జురావు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని ఈ నెల 20వ తేదీన నాగార్జున యూనివర్సిటీలో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. అవార్డుకు ఎంపికైన మల్లికార్జునరావును పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, సన్నిహితులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

పీఆర్ ఏఈఈగా శ్రీనివాసులరెడ్డి

కొనకనమిట్ల: మండల పంచాయతీరాజ్ ఏఈఈగా దండా శ్రీనివాసులరెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. తర్లుపాడు మండలంలో పని చేస్తూ బదిలీపై కొనకనమిట్ల మండలానికి వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ పని చేసిన నిరంజన్ వెలిగండ్ల మండలానికి బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఏఈ శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ మండలంలో రహదారుల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు.

సారా బట్టీలపై పోలీసుల దాడులు

- 100 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

పెద్దదోర్నాల: మండల పరిధిలోని పలు గూడేల పరిసర ప్రాంతాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీస్ అధికారుల దాడులు శనివారం విస్తృత దాడులు చేశారు. భారీగా నిల్వ ఉంచిన బెల్లం ఊటను ధ్వంసం చేశారు. దాడులకు సంబంధించి ఎస్సై మహేష్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని నల్లగుంట్ల గిరిజన గూడేం పరిసర ప్రాంతాల సమీపంలో నాటుసారా తయారు చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో దాడులు నిర్వహించి 100 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు తెలిపారు. దీంతో పాటు సారా తయారీకి వినియోగించే డ్రమ్ములను సైతం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.



సారా బట్టీని ధ్వంసం చేస్తున్న ఎస్సై మహేష్

ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్

మార్కాపురం రూరల్: ఆటో డ్రైవర్లకు సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై సైదుబాబు శనివారం స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. సాక్షి పత్రికలో ‘మార్కాపురం స్టేషన్‌లో సమస్యల కూత’ అనే శీర్షికన వార్త ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన పోలీసు అధికారులు రైల్వేస్టేషన్, గవర్నమెంటు హాస్పిటల్, వేములకోట, చింతగుంట్ల రూట్లలో తిరిగే ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్‌ను ప్రతి ఒక్కరూ పాటించాలని, ఆటోల్లో ఎక్కిన ప్రయాణికులతో మర్యాదగా నడుచుకోవాలని హెచ్చరించారు. త్వరలో ప్రతి ఆటోకు పోలీసు నంబరు ఇస్తామన్నారు. రాత్రి పూట అధిక ధరలు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏఎస్సై రత్నం, సీపీఐ నాయకుడు అందె నాసరయ్య, ఆటో యూనియన్ నాయకుడు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



ఆటో డ్రైవర్లకు సూచనలిస్తున్న సీఐ సుబ్బారావు, పక్కన ఎస్సై సైదుబాబు

విలువలతో కూడిన విద్య అవసరం

మార్కాపురం: ఇంజినీరింగ్ విద్యార్థులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్చుకోవాలని మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఎ–1 గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్‌డే వేడుకలు కళాశాల చైర్మన్, ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ మీర్జా షంషేర్ అలీబేగ్, డైరెక్టర్ మసూద్ అధ్యక్షతన జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన అన్నా రాంబాబు మాట్లాడుతూ కళాశాలకు వచ్చే విద్యార్థులు చదువుపైనే దృష్టిసారించి ఎక్కడా ఫెయిల్ కాకుండా చదివితే జీవితంలో స్థిరపడవచ్చన్నారు. ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్ తదితర వాటికి దూరంగా ఉండాలని చెప్పారు. కళాశాల చైర్మన్ డాక్టర్ షంషేర్ అలీబేగ్ మాట్లాడుతూ కాలేజీకి మంచిపేరును తేవాలని, ఎ1 గ్లోబల్ కళాశాలలో చదివిన వారు దేశవిదేశాల్లో సాఫ్ట్‌వేర్ రంగంలో మంచి స్థానాల్లో ఉన్నారని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ సీహెచ్ బాలమురళీకృష్ణ, ప్రముఖ వైద్యులు డాక్టర్ మగ్బుల్ బాషా తదితరులు మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణ, టైం మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరమన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ శ్రీధర్, కళాశాల ఫౌండర్ ఉస్మాన్ బేగ్, జాఫర్ బేగ్, బీసీ సంఘం జాతీయ కార్యదర్శి పీఎల్‌పీ యాదవ్, తర్లుపాడు వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ మురారి వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ రంగారెడ్డి, మాజీ కౌన్సిలర్ ఫరతుల్లాబేగ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాంబాబును సన్మానించారు.



అన్నాను సన్మానిస్తున్న షంషేర్ అలీబేగ్

పారదర్శకంగా మద్యం టెండర్లు

కంభం: ప్రజలకు ఆరోగ్యకరమైన మద్యాన్ని అందించడం కోసం ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకొచ్చిందని మార్కాపురం అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ దాసరి బాలయ్య అన్నారు. శనివారం స్థానిక ఎక్సైజ్ స్టేషన్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం మద్యం షాపుల టెండర్లు పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. కంభం పరిధిలో 5 షాపులు, బేస్తవారిపేట పరిధిలో 3 షాపులు, అర్ధవీడు పరిధిలో 2 షాపులకు టెండర్లు వేయవచ్చన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నగదు ఆన్‌లైన్ ద్వారా, బ్యాంకుల నుంచి డీడీల రూపంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నాన్ రిఫండబుల్ నగదని, దరఖాస్తు దారులు ఈ విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. చివర్లో ఆన్‌లైన్ సర్వర్ బిజీగా ఉంటుందని దరఖాస్తుదారులు రెండు రోజుల ముందే ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఎక్సైజ్ సీఐ కొండారెడ్డి, స్పెషల్‌ఇన్‌స్పెక్టర్‌బాషా, తదితరులుపాల్గొన్నారు.

పాము కాటుకు రైతు మృతి

దర్శి: పొలంలో కంది పంటను చూసుకునేందుకు వెళ్లిన రైతును పాము కాటేయడంతో మృతి చెందిన సంఘటన మారెడ్డి పల్లె గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన దాసరి కేశవరావు (54) రాత్రి అయినా ఇంటికి రాలేదు. ఎక్కడ వెతికినా కనిపించలేదు. చివరకు పొలంలో వెళ్లి చూడగా విగత జీవిగా పడి ఉన్నాడు. రెండు కాళ్ల గిలకలపై పాము కాట్లు ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.



మృతి చెందిన కేశవరావు

లెక్కల మాస్టారుపై ఎంపీపీ ఫైర్

కొమరోలు: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న అశ్వనీకుమార్‌పై ఎంపీపీ కామూరి అమూల్య ఫైర్ అయ్యారు. విద్యార్థులకు పాఠాలు సరిగా చెప్పడం లేదని తెలియడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ కామూరి అమూల్య అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అన్ని శాఖల అధికారులతో సమీక్ష చేశారు. కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న గణిత ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠాలు అర్థమయ్యే రీతిలో చెప్పడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. మళ్లీ చెప్పాలని అడిగితే కోప్పడుతున్నాడని, విద్యార్థులకు భయాందోళనకు గురవుతున్నారని, వందల మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు నిబద్ధతతో పని చేయాలన్నారు.